Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 110

(Apr. 25, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 110

(Apr. 25, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 25–4–47 శుక్రవారం [సంచిక 110

అస్సాంలో లీగునాయకుల అరెస్టు

షిల్లాంగు, ఏప్రిల్ 24

ఈరోజు అస్సాం ప్రజారక్షణ చట్టంక్రింద రాష్ట్ర ముస్లింలీగు కార్యదర్శి మహమ్మదాలీ, లీగు కౌన్సిల్ సభ్యుడు అబ్దుల్ అలీ చౌదరీ గార్లను ప్రభుత్వం రెండు నెలలవరకు 'డిటైన్' చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

మరి ఇద్దరు లీగు నాయకులను కూడ అరెస్టు చేశారు.

కదుళ్ల కోటా తీసుకునేందుకు

మదరాసు ప్రభుత్వ నిర్ణయం

మదరాసు, ఏప్రిల్ 24

భారత ప్రభుత్వం మదరాసు రాష్ట్రానికి ప్రత్యేకించిన 35000 మరకదుళ్ళ కోటాను అంగీకరించేందుకు మదరాసు ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ భవనలభివృద్ధికై పెద్ద ప్రణాళికలను అమలు జరుపుతాము అని అసెంబ్లీలో మంత్రి భక్తవత్సలంగారు ప్రకటించారు.

రాజ్యాంగ నిర్మాణసభ

సలహా కమిటీ చర్చల ముగింపు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23

రాజ్యాంగ నిర్మాణసభ సలహాకమిటీ ఈరోజుకూడ సమావేశమయింది. ప్రధాన హక్కుల కమిటీ తయారుచేసిన నివేదికను చర్చించారు. ఆ నివేదికలో చాల మార్పులు చేసినట్లు తెలుస్తున్నది. దీనిని ఈ వారం లోగా ప్రకటిస్తారు.

మైనారిటీల ఉపసంఘం నివేదిక వింకా తయారుచేయలేదు. ఎన్నికలు సంయుక్త నియోజకవర్గాలలో జరగాలా లేక ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పరచాలా? కొన్ని మైనారిటీలకు శాసనసభలలో కొన్ని స్థానాలను ప్రత్యేకించాలా? మొదలైన సమస్య లన్నిటిపైనా వీరు నిర్ణయం తీసుకోవలసి వుంటుంది. ఇవి కొంత వాదోపవాదాలకు కారణమవుతున్నవి కాబట్టి వీరి నివేదిక తయారుకావడానికి మరికొన్ని వారాలు పడు తుందట. అయినప్పటికీ రాజ్యాంగ నిర్మాణ సభ నెక్షస్ట సమావేశానంతరం ఈనివేదికను చర్చించవచ్చునని తెలుస్తున్నది.

సంస్థాన ప్రాతినిధ్య సమస్య

రాజ్యాంగసభ నియమించిన రాయబార కమిటీ, నరేంద్రమండలి రాయబారకమిటీలు కలిసి ఒక సంయుక్త ఉపసంఘాన్ని నియమించాయి. ఆ ఉపసంఘం రేపు సమావేశ మవుతుంది. చిన్న సంస్థానాలు రాజ్యాంగ సభకు ప్రతినిధులను ఎలాపంపాలి—అన్న విషయమై వీరు నిర్ణయం చేయవలసి వుంటుంది. 10 లక్షల జనాభాకు ఒక ప్రతినిధిని పంపాలి. ఈ చిన్న సంస్థానాల జనాభా తక్కువ. అందుకని కొన్ని సంస్థానా లను గ్రూపులుగా లెక్కించి ప్రతినిధి ఎన్ని కలు జరపాలి. ఈ విషయమింకా తేలలేదు. ఈ గ్రూపుల నిర్మాణానికి కొన్నిసంస్థానాలు సమ్మతి తెలుపుతున్నవట.

ఏమైనప్పటికీ ఈ నిరంకుశ ప్రభువుల ద్వారా ప్రతినిధుల నెన్నుకోవడం కేవలం ప్రజాతంత్ర సూత్రాలకు నీళ్ళు వదులుకోవడ మేనని స్పష్టంగా తెలిసిన విషయమే.

సంస్థాన ప్రతినిధులు

ఇప్పటికి జోధపూరు సంస్థానంనుండి రాజ్యాంగ సభ ప్రతినిధిగా అఖిలభారత ప్రజా మహాసభ కార్యదర్శి జైనారాయణ వ్యాస్ ఎన్నుకోబడినారు.

జయపూర్ సంస్థానంనుండి ఈ క్రింది వారు ప్రతినిధులుగా వస్తారు. వి. టి. కృష్ణమాచారి (రాజాగారి దివాను), హీరాలాల్ శాస్త్రి, రాజా సర్దార్ సింగ్‌జీ బహదూర్ ఖేత్రి.

ఉదయపూర్ రాజా ఇద్దరు ప్రతినిధులను పంప నిశ్చయించాడట. అందులో తానే ఒక రిని నియమిస్తాడు. మరొకరికి నామః ఎన్నిక జరుగుతుంది

కాంగ్రెస్‌పార్టీ సమావేశం

రాజ్యాంగ నిర్మాణసభ కాంగ్రెస్‌పార్టీ సమావేశం ఏప్రిల్ 27 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో సమావేశ మవుతుంది. సంప్రతింపుల ఉపసంఘం కూడ అప్పుడే సమావేశ మవుతుంది.

రాజ్యాంగ నిర్మాణసభ ఏప్రియల్ 28 వ సమావేశ మవుతుంది.

ఉదయపూర్ దివాను రాజినామా

రాజ్యాంగసభ విషయమైతగాదా

న్యూఢిల్లీ, ఏప్రియల్ 22

ఇంతవరకు ఉదయపూర్‌రాజా రాజ్యాంగ సభకు ప్రతినిధులను పంపుతానని ప్రకటిం చాడు. కాని నరేంద్రమండలిలోని ఒకసంస్థా నాధిపతి కుట్రలవల్ల ఇతను ప్రతినిధులను పంపకూడదని నిర్ణయించుకున్నాడట.

ఇందుపై రాజాతో తీవ్ర విభేదాలు వచ్చి దివాను సర్. టి. విజయరాఘవాచారి రాజీ నామా నిచ్చాడని హిందూ విలేఖరి తెలుపు తున్నాడు. దివాను రాజ్యాంగసభలో చేరమని రాజుకు సలహా యిచ్చాడట.

మైసూరులో మంతనాలు

కాంగ్రెసు నాయకునితో దివాను సమావేశం

మైసూరు, ఏప్రెల్ 22

మైసూరు దివాను సంస్థాన కాంగ్రెసు నాయకునితో సంప్రతించాడు. మిగత పార్టీ లతో సంప్రతించిన తర్వాత రాజ్యాంగ సంస్కరణల విషయమై ప్రకటన చేస్తాడట.

ముఖర్జీ వైస్రాయి సమావేశం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23

శ్యామప్రసాద ముఖర్జీ, బి. సి. రాయి గారలు ఈరోజు ఉదయము వైస్రాయిని కలుసుకొని సంప్రతించారు.

నేపాల్ సత్యాగ్రహం

జయనగర్, ఏప్రిల్ 23

పౌరహక్కులకోసం నేపాల్ కాంగ్రెస్ సత్యాగ్రహం నడుపుతున్నది. జయనగర్ కాంగ్రెస్ శాఖవారు జానకీపురానికి సత్యా గ్రహ దళాన్ని పంప నిశ్చయించారు. ఆ దళానికి గోవర్ధన బహదూర్ కిర్కి నాయకత్వం వహిస్తారు.

పర్మిట్లువుంటేతప్ప ధాన్యం ఆడరాదు

మద్రాసు ప్రభుత్వపు ప్రకటన

మద్రాసు, ఏప్రిల్ 23

రేషనింగు అమలులోవున్న ప్రాంతాల లోని ఏ మిల్లుయజమానీ, తహసీల్దారు పెర్మిటులేని వారికి ధాన్యం ఆడిపెట్టకూడదని నిషేధిస్తూ మద్రాసు ప్రభుత్వం ఆజ్ఞలు జారీచేసింది.

విడాకుల బిల్లు

ప్రజాభిప్రాయానికి పంపబడింది

మద్రాసు, ఏప్రిల్ 23

నేడు మద్రాసు అసెంబ్లీ అయ్యదేవర కాళేశ్వరరావుగారి విడాకుల బిల్లు, బహు భార్యా నిషేధపు బిల్లులను ప్రజాభిప్రాయానికి పెట్టడానికి అనుమతి నిచ్చింది.

ఏ స్త్రీయైనా విడాకులు పొందినవెనక అరు నెలల అనంతరం పునర్వివాహం చేసుకొనే హక్కు నివ్వాలనికూడ విడాకుల బిల్లు కోరుతూంది.

కార్మిక నాయకుని అరెస్టుకు అసమ్మతి

మద్రాసు, ఏప్రిలు 23

బకింగ్‌హాం కర్నాటిక్ మిల్లు సమ్మె సందర్భంలో అరెస్టు చేయబడిన చక్కీదు స్వామి (కార్మిక నాయకుడు, కార్పొరేషన్ సభ్యులు) అరెస్టుకు అసమ్మతి తెల్పుతూ మద్రాసు కార్పొరేషన్ తీర్మానించింది. అసమ్మతి సూచకంగా 2 నిముషాలపాటు సభను వాయిదా వేశారు.

సమాధానం కుదుర్చుటకు కార్మిక నాయకుల ప్రయత్నం

రాజమండ్రీ జైలులో నిర్బంధింపబడి వున్న బకింగ్‌హాం మిల్లు కార్మికుల నాయ కుడు ఆంథోనిపిళ్ళైతో సంప్రతించి సమా ధానం కుదిర్చేటందుకై మద్రాసు లేబరు యూనియన్ ఉపాధ్యక్షులు సూర్యప్రకాశ రావు, టి. వి. కల్యాణసుందర మొదలియార్ గార్లు రాజమండ్రీ వెళ్ళారు.

కార్మికులకు శిక్షలు

నిన్నటిరోజున 33 మంది సమ్మెదారులను అరెస్టుచేశారు. అందులో 20 మంది మండి 6 నెలలకు ఏడాదికి సత్ప్రవర్తనకై పూచీ కత్తులు తీసుకొన్నారు. అరెస్టుచేయబడిన మరి 16 మందికి 20 రూపాయలచొప్పున జుర్మానా విధించారు.

పోలీసు దురంతాలపై కలకత్తాలో హర్తాళ్

అసెంబ్లీలో ప్రధాని ప్రకటన

కలకత్తా, ఏప్రిల్ 23

హారిసన్ రోడ్డులో పంజాబీ పోలీసులు చేసిన దుర్ణయాలకు నిరసన తెల్పుతూ నేడు కలకత్తాలో అనేక ప్రాంతాలలో హర్తాళ్ జరిగింది. చాల పత్రికల ముద్రాలయాలు నేడు మూసివేయబడినాయి. పైకావన సభలో తగినంతమంది సభ్యులు లేకపోవడం చేత సభను వాయిదా వేశారు. దిగువ శాసన సభ ప్రతిపక్ష సభ్యుల స్థానాలన్నీ ఖాళీగా వున్నాయి. కాంగ్రెసు అసెంబ్లీపార్టీ కార్య దర్శి ఒక్కడే హాజరయి బెంగాల్ లాండ్ ఏక్విజిషన్ బిల్లును సెలక్టు కమిటీకి పంపు టకై జరిగిన చర్చకాలంలో మాత్రం పాల్గొని తర్వాత వెళ్ళిపోయారు.

హర్తాళ్ సందర్భంలో శవాసీపూర్‌లో పోలీసులు ప్రజలమీద రెండుచోట్ల బాష్ప వాయువు నుపయోగించారు. చాలమందిని అరెస్టు చేశారు.

పోలీసులపై విచారణ జరుగుతూంది

హర్తాళ్‌నుగూర్చి ప్రధాని సురావర్ధీ అసెం బ్లీలో ఇల్లా చెప్పారు:

"ఈ హర్తాళుకు అర్థంలేదు. హారిసన్ రోడ్డులో దుర్ణయాలుచేశారన్న పోలీసులపై కోర్టులో విచారణ జరుగుతూంది. ఆ సంద ర్భంలో హర్తాళ్ జరుపుతున్నారంటే దీనికి రాజకీయ కారణాలు తప్ప వేరే కారణాలు లేవని చెప్పాలి. బెంగాలులో హిందువులకు రక్షణ లేదన్నమాట అబద్ధం. ఈ హర్తాళ్‌లో అసెంబ్లీ సభ్యులుకూడా పాల్గొనడం అనర్థదా యకం. అటువంటి పని జరుగుతూండగా వీరికోసం పని నిలుపుకొని కూర్చోడం సాధ్యంకాదు. అందుచేత ప్రతిపక్షులు రాక పోయినా శాసనసభ చర్చలు సాగించ బడతాయి."

జమీందారీల రద్దుబిల్లు

జూన్‌నెలనాటికి తయారవాలి

కాంగ్రెస్ అసెంబ్లీపార్టీలో రివెన్యూమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానం

మద్రాసు, ఏప్రిల్ 23

ఈ నెల 24 వ తేదీన మద్రాసు అసెంబ్లీ కాంగ్రెసుపార్టీ సమావేశం అవుతూంది. దానిలో మద్రాసు రివెన్యూమంత్రి కళా వెంకటరావుగారు జమీందారీల రద్దు, భూమి శిస్తు పద్ధతి మొదలగు వాటికి సంబంధించిన ఈ దిగువ తీర్మానాన్ని ప్రవేశపెట్టబో తున్నారు:

"భూమి శిస్తు విధానంలో, భూమిహక్కు నిర్ణయంలో సంపూర్ణమైన మార్పు రాష్ట్రంలో తీసుకురావడం అవసరమని కాంగ్రెస్ అసెంబ్లీపార్టీ అభిప్రాయం. అందుకై మంత్రి వర్గం వెంటనే ఈ చర్యలు తీసుకోవాలనికోరు తూంది—

(1) జమీందారీలను రద్దుచేయడానికి వెంటనే బిల్లు తీసుకు రావాలి.

(2) జమీందారీల సర్వే మొదలగునవి అతివేగంగా జరిపించడానికీ, సన్నులను తగ్గించి రైత్వారీభూముల సన్నులతో సరి సమానం చేయడానికీ, నీటివసతుల అభివృద్ధి పరచడానికీ వుద్దేశిస్తూ వెంటనే జమీందారీ లను ప్రభుత్వం చేతిలోకి తెచ్చుకొనేటందుకు బిల్లు చేయాలి.

(3) ప్రస్తుతం అమలులోవున్న రివెన్యూ బోర్డు నియమావళిలో తగు మార్పులను చేయాలి.

రాష్ట్రం మొత్తంమీద భూమిశిస్తు విధానం ఒకే పద్ధతికి తేవడానికి శాసనం తేవాలి. అసలు భూమిసన్ను, నీటితీరువా, భూమి అమ్మకపు సన్ను, రైతు ఆదాయంవములపై చర్చించి నిర్ణయంచేయాలి.

(4) రైతు భూస్వామికిచ్చే మక్తాను నిర్ణ యిస్తూ చట్టంచేయాలి. స్వంతవ్యవసాయం చేయనివారికి భూమిచెందకుండా నిరోధిస్తూ చట్టం చేయాలి.

(5) రైతాంగ సమస్యల పరిష్కారానికీ, వ్యవసాయకూలీలరేట్ల నిర్ణయానికీ, వెంటనే ప్రతిజిల్లాకీ కన్సిలియేటరీ బోర్డును నియ మించాలి.

ఈసంస్కరణలు తీసుకురావడంలో ఎంత మాత్రం ఆలస్యం జరగకూడదనీ. బిల్లులు తయారుకాగానే పార్టీఅనుమతికి పెట్టి వెంట వెంటనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలనీ కాంగ్రెసుపార్టీ ఆదేశిస్తూంది."

ఈ తీర్మానాన్ని వివరపరచడానికై రివెన్యూమంత్రి ఒక మెమోరాండంకూడా తీర్మానానికి జతపరిచారు.

"జమీందారీలలో సన్నులు 1802 నాటి స్థితికి తేవాలని కొందరంటున్నారు. అసలు జమీందార్లకిచ్చే ప్రతిఫలం నిర్ణయించడంలో సాయపడుతుందని వీరువాదిస్తున్నారు. అందు కోసమేఅయి. తేజమీందార్ల పెర్మనెంటు సెటిల్ మెంటునాటికి వస్తూన్నఆదాయాలనుబట్టివెను వెంటనే ప్రతిఫలం నిర్ణయించవచ్చు. దాని కోసం ఎంతోకాలం వ్యయపరచి, అతికష్టం మీద, ప్రతిభూమికి 1802 నాడు చెల్లించిన సన్నుల్ని నిర్ణయించనవసరంలేదు. జమీందారీ లను రద్దుచేయాలనే నిర్ణయానికి వచ్చాక, మరల 1802 నాటి శిస్తులను ఒకమారు నిర్ణ యించడం, తర్వాత రైత్వారీ శిస్తులు నిర్ణ యించడం.ఇన్నిమార్లు జరపడం వట్టికాల హరణం మాత్రమే అవుతుంది.

1935 భారతచట్టం ప్రకారం జమీందారీల రద్దుసాధ్యం కాదుగనక, 1802 నాటి శిస్తు లకు మరల్చితే సరిపోతుందని కొందరు చెప్పుతున్నారు. ఫిబ్రవరి 20 నాటి ప్రకటన అనంతరం జమీందారీల రద్దుకైవేసే ప్రయత్నా లను ఎవ్వరూ అభ్యంతరపరచరు.

ముందుపని ఈ విధంగా జరగాలి—

(1) జమీందారీల రద్దుకై బిల్లు [illegible] నాటికి సిద్ధం చేయబడుతుంది.

త్వరలో జమీందారీలను ప్రభుత్వ చేతులలోకి తీసుకొనేటందుకై ఒకబిల్లు వెంటనే తీసుకురావాలి. దీనివలన 1908 నాటి ఎస్టేటుల్యాండు ఆక్టులో అవసరమైన మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వానికి అధికారం ఇవ్వబడుతుంది. జమీందార్లకిచ్చే ప్రతిఫలం ఏ పద్ధతిలో ఇవ్వాలో నిర్ణయించ డానికి అధికారం ప్రభుత్వానికి లభిస్తుంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న పద్ధతులు తెలుసుకొనేటందుకై కాంగ్రెసు అధికారంలోవున్న రాష్ట్రాలనుండి సమా చారం సేకరించబడుతూంది.

ప్రశ్నలు వేసినందుకు కామ్రేడ్ నంబియార్‌పై కేసు

మద్రాసు, ఏప్రిల్

అసెంబ్లీలో లీగు సభ్యుడు వలాంగ శాసనసభలో కొన్ని ప్రశ్నలు వేసినంద కమ్యూనిస్టు సభ్యుడైన [illegible] నంబియార్‌పై కేసు పెట్టారు అనే విషయ నిజమేనా ప్రశ్నించారు. నిజంకాదని డా. సుబ్బరాయన్ జవాబుచెప్పారు. [illegible] యంలో ఇంకా ప్రశ్నలు వేయగా స్పీ అనుమతివ్వ నిరాకరించారు.

అస్సాంలో లీగు - కాంగ్రెసు సంప్రతింపులు

షిల్లాంగ్, ఏప్రియల్

అస్సాంలోకి బెంగాలీల వలస నిషేధిస్తూ అస్సాం ప్రభుత్వం తీసు కొన్న చర్యలపై కాంగ్రెస్ ప్రధాని బార్డలాయ్, లీగుకార్యాచరణ సమితి అధ్య క్షుడు సాదుల్లాగార్ల మధ్య సంప్రతింపులు ప్రారంభమైనాయి. చర్చలలో రెవెన్యూ మంత్రి, పోలీసుశాఖామంత్రి, లీగ్ [illegible] లిక కార్యదర్శి మొదలగువారుకూడా పా ల్గొన్నారు.

ట్రూమన్ ప్లానుకు శాసనసభ ఆమోదం

వాషింగ్టన్, ఏప్రి

గ్రీసు, టర్కీలకు సహాయ ట్రూమన్ ప్రకటించిన సామ్రా జ్యవాదాక్రమణ ప్లానును అమెరికా శా 67–23 వోట్లతో ఆమోదించింది.

మిలిటరీ జోక్యాన్ని సూచించే లను ప్లానులోనుంచి తొలగించాలి ఒక ప్రతిపాదన 22–68 వోట్లతో పోయింది.

ట్రూమన్ ప్లానును పూర్తిగా విర సభయెదుట పెట్టాలి అన్న ప్రతిపాద 23–67 వోట్లతో ఓడిపోయింది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

మే దినోత్సవం

జయప్రదంగా జరపాలి

రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ హెచ్చరిక

బెజవాడ, ఏప్రిల్ 23

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కౌన్సిల్ ఈక్రింది ప్రకటన చేస్తోంది:

8 గంటల పనిదినంకొరకు తమ ప్రభుత్వంతో హోరాహోరిగా పోరాడి, మిలిటరీ కాల్పులను పురికొలాలను ఎదిరించి ఎక్కడికక్కడ సంపూర్ణ విజయాన్ని సాధించి, ప్రపంచ కార్మికవర్గానికి అంతటికి అమెరికన్ కార్మికవర్గం ఆదర్శవంతమైంది. వారి అనేకాన్ని అనుసరించి ప్రపంచ కార్మికులందరూ 8గంటలపని నిర్ణయంకోసం పోరాడి సాధించారు.

ఆ అమెరికన్ కార్మిక వీరుల గౌరవార్థం ఈ అంతర్జాతీయ దినోత్సవాన్ని మే 1 వారు భారతదేశ కార్మికవర్గం జరుపబోతున్నది. ఆ కార్యదీక్ష త్యాగనిరతి, ధైర్య సైర్యాలు, సాధారణ ఆర్థిక హక్కులకోసమేకాక ప్రజలందరిస్వాతంత్ర్యపోరాటాన్ని నడపవలసిన భారత కార్మికులకు యెంతో ఆదర్శప్రాయము.

కార్మికులు, మధ్యతరగతి వుద్యోగులు, విదేశ సామ్రాజ్యవాదం, దేశీయ పెట్టుబడిదారుల దోపిడీని, కరువుకాలంలకు మూలాంగా వారి ఆర్థిక విధానాన్ని, ...

కాపలాలకు వ్యతిరేకంగా ద్విగుణీకృత దీక్షతో పోరాటాలు సాగిస్తూ, మన సమ్మె హక్కును కాపాడుకొనవలసి యున్నది.

ప్రజలందరినీ సమీకరించండి

ఈ పోరాటాలలో ఒక్క కార్మికవర్గమే కాకుండా సోదర ప్రజలందరినీ సమీకరించవలసియున్నది. ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడి యీ కర్తవ్యాలన్నిటినీ నెరవేర్చుతామనే దీక్షను, యీ మేదినోత్సవంనాడు చాటాలి. దీనిని కార్మికవర్గ దినోత్సవంగానే కాకుండా, పీడిత ప్రజలందరి దినోత్సవంగా బ్రహ్మాండమైన ప్రదర్శనాలు బహిరంగ సభలతో జరపాలి.

ఆకలియాత్రలు నడపాలి

సామ్రాజ్యవాదం, ఇతర పెట్టుబడిదార్ల హెచ్చు లాభాపేక్ష వలనగా దొంగ వ్యాపారం అధికమవుతోంది. దీనివల్ల కార్మికులను ప్రజలను బాధిస్తున్న గుడ్డ, ఆహార పదార్థాల కరువు, బియ్యం ఫ్యాక్టరీ మొదలైన కార్మికుల నెదుర్కొంటున్న నిరుద్యోగం మొదలైన సమస్యల మీద, ప్రభుత్వం అధికారుల వద్దకు బ్రహ్మాండమైన ఆకలియాత్రలు నడపాలి. ఆంధ్రలోని వివిధ పరిశ్రమల కార్మికులు తమ ప్రధాన హక్కులను ఐక్యకంఠంతో చాటాలి.

రైల్వే కార్మికుల కర్తవ్యం

ఇప్పటినుండి కార్యదీక్షపూనండి

మే దినోత్సవ ప్రధాన ఉద్దేశం

మంత్రివర్గాల కార్మిక వ్యతిరేక వైఖరి

విప్లవాన్ని అరికట్టండి

జైలు వార్డర్ల సమ్మెపరిస్థితి

రాజమండ్రి, ఏప్రిల్ 17

ఇండోనీసియా ప్రతినిధులు

అన్ని పార్టీల ఆహ్వానం

చేనేత మజూరీల నిర్ణయం

రాష్ట్ర చేనేత సంఘం ఖండన

బట్టకరువు తీర్చే అవకాశంలేదు

బెజవాడ, ఏప్రిల్ 22

మజూరీలబోర్డు నిర్ణయాలు

కంట్రోల్సుపై కొట్లాట

ధరల తగ్గింపుకు సూచన

పార్లమెంటరీ ప్రజలు ఆందోళనచేయాలి

ఉమ్మూనివిప్లవపై కేసు కొట్టివేత

బాపట్లపోస్ట్‌సమ్మెసందర్భంలో

ప్రభుత్వ విధానం

తూర్పుగోదావరిజిల్లా రైతు మహాసభ

చేనేత కాంగ్రెసు విధానం

చేనేతసంఘ విధానం

రంగునూలు డీలరు అక్రమచర్యలు

...

చెంటనే అధికారులు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. అని కందుల మల్హారావుగారు వ్రాస్తున్నారు

బెజవాడ తాలూకా చేనేతసంఘ కార్యదర్శి

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా	రు. 24—0—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక సం॥ చందా	9—0—0
వారపత్రిక	0—3—0

గాజుల్లంక హత్యలపై

బహిరంగవిచారణ జరపాలి

రాష్ట్రమంతటా హత్యలను ఖండిస్తూ సభలు, తీర్మానాలు

చినవోగిరాల

కందులాపురం

లంకపల్లి

కొత్తపల్లి

పెదవోగిరాల

కాటూరు

వందమూరు

రాజమండ్రి

లోగడ ధాన్యం అమ్మినవారికి నష్టం ముదరా యివ్వాలి

ఏలూరు, ఏప్రిల్ 20

తప్పిపోయినాడు

నూజివీడుతాలూకాలో కరువు పరిస్థితులు

సర్కారు జిల్లాలలో ధాన్య సేకరణ

మిల్లులకే వప్పగిస్తూ ప్రభుత్వ ప్రకటన

కొత్తసంఘాలసొమ్ము వ్యర్థంకాకుండాచూస్తారు

మద్రాసు, ఏప్రిల్ 23

6 వారాలనుండి రేషను లేదు

బ్రిటన్‌ను ఉండమని భారతీయులే కోరుతారట

సివిల్ సర్వీస్ రద్దుకారాదట

భారత మిత్రమండలి పేర సామ్రాజ్యవాదుల ప్రచారం

లండన్, ఏప్రిల్ 23

నేలో నేడు భారత మిత్రమండలి ప్రారంభోత్సవం జరిగింది. తాత్కాలిక హైకమీషనరు కె. వెల్లొడి ప్రతినిధులకు స్వాగతమిచ్చారు. బ్రైల్స్‌ఫర్డు సభకు అధ్యక్షత వహించారు. బ్రిటిష్ రాయబారులలో ఒకరైన అలెగ్జాండర్ సభలో పాల్గొన్నారు.

ఇంగ్లీషువారికి భారతీయులకు మధ్య మైత్రి పెంపొందించటమే ఈ సంస్థ ఉద్దేశమని భారతదేశాన్ని గూర్చి దాని సమస్యల గూర్చి అవగాహన బ్రిటన్‌లో కలిగించాలని వెల్లొడి అన్నారు.

అధ్యక్షత వహిస్తూ బ్రైల్స్‌ఫర్డు ఇలా అన్నారు:

"భారతదేశంతో మైత్రి, దాని సమస్యలపై ఆదరమూ కలవారందరూ ఈ సంస్థను విశ్వసించారు.

"ఇక్కడ చేరిన వారిలో వివిధ పార్టీలకు చెందినవారున్నారు. మనమిలా వెంకోకటూరి కలుసుకొని, భారత సమస్యలను గూర్చి చర్చించుకుంటూ మాట్లాడుకుంటూ, చెప్పుకొంటూ వస్తే ఎంతో ఉపయోగకరం. భారతదేశం స్వతంత్రమైతే మన మైత్రి మరింత సన్నిహితం కావాలి."

ఆర్. ఏ. బట్లర్ ఇలా ఉపన్యసించారు: "బ్రిటన్‌కూ - ఇండియాకూ మధ్యనున్న సంబంధాలు నూతన జీవితం కావాలి. కొత్త రకపు సంబంధాలు ఏర్పడాలి. భారతదేశం పూర్వ దేశాలకు పశ్చిమ దేశాలకు మధ్య సంధానంగా పనిచేస్తుంది. పూర్వదేశాలన్నిటా జాతీయోద్యమ ప్రవాహం పొంగి పొరలుతున్నది."

దేశవిభజనకు మద్దతు

భారతదేశంలో విభిన్న జాతి, మత, వర్గాల భేదాలున్నాయంటూ, ఇక్బాల్ చెప్పినట్లుగా భారతదేశంలో స్వతంత్ర రాజ్యాలు వేరు వేరుగా ఏర్పడాలని భారతదేశాన్ని చీల్చడానికి బ్రిటన్ చేసే కుట్రలను బయటపెట్టాడు. ఇందుకు పరిష్కారం విషయం మొదలైనవాటికి అంగీకారం కుదరదని, అందువల్ల 1948 జూన్ నాటికి బ్రిటన్ వెళ్ళిపోకుండా ఉండాలనేందుకు పైకి చెప్పాడు:

"ఒక సంవత్సరం భారత చరిత్రలో ఏమంత ఎక్కువ కాలం కాదు. కొత్త వైస్రాయి ద్వారా శాశ్వత పరిష్కారానికి ఒక మార్గం చూపెట్టాలి. అవసరమైతే ఎంతకాలం పట్టినా సరే" అని సామ్రాజ్యవాదుల వాదానికి పైపూత పూశాడు.

పార్టీ విభేదాలే తగాదాకు కారణమట

తర్వాత అలెగ్జాండర్ (మంత్రి) మాట్లాడుతూ బట్లర్‌తో తాను వాదానికి దిగనని, భారతదేశ స్వతంత్రాన్ని బ్రిటన్‌లోని అన్ని పార్టీలూ కోరుతున్నవని, ముస్లింలీగూ కలిసారు. భారత మైత్రి కావాలని, తమ సేవను కొనసాగించుకోవేందుకు ఎత్తులు వేస్తూ మాట్లాడారు.

"భారతీయులకు ఇప్పుడు మంచి అవకాశం. కొత్త వైస్రాయి వారికి కావలసిన సహాయం చేస్తాడు. అన్ని పార్టీలు కలిసి స్వతంత్రాన్ని అపేక్షించడమే కాక, ఆ బాధ్యతను స్వీకరించాలి" అన్నారు. స్వతంత్ర స్థాపనకు పార్టీ విభేదాలే కారణమని, బ్రిటిష్ కుట్రలు లేవని చెప్పడానికిలా ప్రయత్నించారు.

మేజర్ వైట్ మాట్లాడుతూ తొందరపడకూడదు. వైకల్యంగా వెళ్ళిపోవడం వలన కాదు బ్రిటన్ భారతదేశాన్ని వీడిపోతున్నదన్నారు. అసలు భారతదేశ విప్లవ ప్రవాహాన్ని ఆపేందుకే బ్రిటన్ రాజీ రాయబారం పేర కుట్రలు పన్నుతున్నదని భారతీయులు ఎరుగుదురు. బ్రిటన్ వెళ్ళిపోతే అరాచకం ప్రబలుతుందనీ, అయినా అది తప్పదని భారతీయులకు వీరు చెప్పారు.

బ్రిటిష్ ప్రణాళికనే అమలు జరపాలట

అలాగే బ్రిటిష్ ప్రణాళికను అమలు జరిపి తమ పెత్తనాన్ని సంస్థానాలలో దాగ స్థాపించుకొని ఆర్థికంగా దేశాన్ని పీడించాలన్న భావాన్ని స్పష్టపరుస్తూ ఇలా అన్నారు:

"బెంగాలును, పంజాబును చీల్చడానికి వీలుపడదని ముస్లింలీగు గ్రహించకతప్పదు. కాబట్టి బ్రిటిష్ ప్రణాళిక ప్రకారం రాజీ చేసుకోవాలి. భారతదేశ విభజనకు మనం అంగీకరించం. కాబట్టి పాకిస్తాన్ నిర్మాణానికి బ్రిటన్ అంగీకరించదు. కొన్నాళ్ళుపోతే కాంగ్రెసు కొంత ఓర్పు వహిస్తే లీగుకు మంచిబేరం కుదురుతుంది.

జూన్‌లో బ్రిటన్ పోవడం సున్న

"కాని ఈ తగాదాలు పరిష్కారం కావడం చాలరోజులు పడుతుంది. ఇంతకూ 1948 జూన్ వచ్చేప్పటికి కొత్త రాజ్యాంగచట్టం తయారుకాదు కాబట్టి ఇరుపార్టీలవారూ (కాంగ్రెసు లీగులు) బ్రిటన్‌తో సంబంధం తెంచుకోవడానికి సిద్ధంగావుండరు. హఠాత్తుగా అధినివేశ ప్రభుత్వం కావాలని కొన్నాళ్ళవరకు బ్రిటిష్ సలహాదార్లు, బ్రిటిష్ సివిల్‌సర్వీస్ ఉద్యోగులు ఉండాలనివారు కోరవచ్చు. రాజ్యాంగ చట్టం ఇంతలో ఏర్పడకపోతే బ్రిటిష్ ఉద్యోగులు భారతదేశం విడిచి రావడం తగదు.

బ్రిటిష్ ఉద్యోగులను తొలగించ వీల్లేదట

"ఇప్పుడేదీ స్పష్టంగాలేదు. అంతర్యుద్ధం వస్తుందని నేను వ్యక్తిగతంగా చెప్పదలచుకోలేదు. కాని హఠాత్తుగా బ్రిటిష్ సివిల్ సర్వీసునూ, మిగతా ఆఫీసర్లను రద్దుచేసి వేయాలని ఏనాడైనా సరైన పరిజ్ఞానం కల భారతీయుడూ చెప్పలేడు. వారే అసలు ప్రధాన వ్యక్తులు. వారు భారతీయులకు సాయపడాలని ఆతురతతో ఉండవచ్చును. కాని, వారికి అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండాలి." అని తర్వాత తన ఉద్దేశాన్ని విప్పుతూ తమేందుకు, భారతదేశానికి సంపూర్ణ ఇష్టమే కాని, ఆజ్ఞలు ఇవ్వమన్నారు.

భారతదేశం ఒక దేశంకాదని, సంయుక్త భారతజాతి అనేది లేదని అర్థంచేసుకుంటే అన్నీ పరిష్కారమవుతాయని ముస్లింలీగు ప్రతినిధి అన్నాడు.

బ్రిటిష్ భారతమైత్రికి ఇది సరైన మార్గంకాదు

విద్యార్థిసంఘ ప్రతినిధి అకరయ్య ఇలా అభ్యంతరాన్ని స్పష్టపరిచాడు:

"భారతదేశ బ్రిటన్ మైత్రి మరొక విధంగా ఏర్పడవలసింది. ఈ సభలో భారతీయ నాయకులను [illegible] అన్న వర్గాలవారుకూడ చేరారు."

అయినా వీరు గతంమరచి సహకారం చేయ సిద్ధపడి లేవలేనని అకరయ్యగారన్నారు.

'దక్షిణాఫ్రికాపై ఆంక్షలను సడలించరాదు

మద్రాసులో దాదూ, నాయకర్ల ప్రసంగం

మద్రాసు, ఏప్రిల్ 23

దక్షిణాఫ్రికా భారతీయుల డాక్టరు దాదూ, డాక్టరు నాయకర్ ఈవేళ ఇక్కడ పత్రికా విలేఖరుల సభలో మాట్లాడారు.

దక్షిణాఫ్రికా ప్రభుత్వపు జాత్యహంకార విధానంపట్ల నిరసన సూచకంగా భారతీయ ప్రభుత్వం ఆదేశంతో వర్తకాన్ని నిషేధించింది. ఈ నిషేధం మంచిదికాదనీ, దానిని రద్దుచేయాలనీ దక్షిణాఫ్రికా భారతీయనాయకుల్లో కొంతమంది అభివృద్ధి నిరోధకులు సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికా సమస్యను మిత్రరాజ్యసమితి కార్యక్రమంనుంచి తొలగించాలనికూడా అంటున్నారు.

దాదూ, నాయకర్లు ఈ సూచనలను తీవ్రముగా ఖండించారు. "ఈసూచనలు చేస్తున్నవారు దక్షిణాఫ్రికా భారతీయోద్యమానికి చాల ద్రోహంచేస్తున్నారు. దక్షిణాఫ్రికా సమస్యను మిత్రరాజ్యసమితి కార్యక్రమం నుండి తొలగించడంకన్నా స్మట్సుకి కావలసింది మరేమీలేదు. దీనిని సాధించడంకోసం అతను దక్షిణాఫ్రికాలోని భారతీయవర్తకులపై బహిష్కరణ ఉద్యమాన్ని ప్రేరేపిస్తున్నాడు. ఆ దెబ్బతో బెదిరిపోయి భారతీయులు లొంగిపోతారని అతని ఆశ. స్వలాభపరులయిన కొంతమంది భారతీయులు పైసూచనలవంటివి చేస్తూ అతని వలలో పడుతున్నారు." అని వివరించారు. ఈ ధోరణి దక్షిణాఫ్రికా భారతీయుల్లో చీలికలుతెచ్చి తీరని నష్టం కలిగించగలదన్నారు.

దక్షిణాఫ్రికాతో వర్తకంపై నిషేధం అక్కడి యూరపియన్లపై గట్టిదెబ్బ తీస్తుందన్నారు. వారి ఆవేశమే ఇందుకు నిదర్శనమన్నారు.

"మిత్రరాజ్యసమితి మహాసభ నిర్ణయాన్ననుసరించి దక్షిణాఫ్రికా, భారతీయ ప్రభుత్వాలు రౌండ్‌టేబుల్ సమావేశం జరపాలని మేము కోరుతున్నాము. అందుకు అంగీకరించకుండా, పై నిర్ణయాన్ని ధిక్కరించడానికే స్మట్సు నిశ్చయించుకుంటే, భారతీయ ప్రభుత్వం ఈ సమస్యను వచ్చే మిత్రరాజ్య మహాసభ ఎదుట పెట్టాలి. ఈ విషయంలో చేయగల సహాయమంతా చేస్తామని తాత్కాలిక ప్రభుత్వంవారు హామీ ఇచ్చినందుకు చాల సంతోషిస్తున్నాము" అని నాయకులిద్దరూ అన్నారు.

శనివారం ఉదయం బెజవాడకు వస్తున్నారు

దాదూ, నాయకర్లు శుక్రవారం రాత్రి మద్రాసులో బయలుదేరి శనివారం (26 వ తేదీ) ఉదయం బెజవాడ వస్తున్నారు. ఆనాడు రాత్రే తిరిగి మద్రాసు వెళ్తారు.

స్పెయిన్‌లో గెరిల్లా పోరాటం

మాడ్రిడ్, ఏప్రిల్ 23

స్పెయిన్‌లో ఫాసిస్టువ్యతిరేక గెరిల్లా పోరాటం రగులుకొంటూంది. తూర్పు స్పెయిన్‌లో వాలెన్షియా పర్వతాల్లో ఫ్రాంకో సైనికులకూ గెరిల్లాలకూ ఘర్షణ జరిగింది దీనిలో తమ సైనికులు పదిమంది చనిపోయారని ప్రభుత్వాధికారులు ఒప్పుకొన్నారు. గెరిల్లాలు 20 మంది చనిపోయారట.

ఉపన్యాసాలతో బ్రైల్స్‌ఫర్డు విభేదం

బ్రిటిష్ సామ్రాజ్యవాద ధోరణి అతి స్పష్టంగా బట్లర్, మేజర్ వైట్ బయటు పడచేటప్పటికి విడిలేక ఆ అభిప్రాయాలతో ఏకీభవించలేనని అధ్యక్షత వహించిన బ్రైల్స్‌ఫర్డు అన్నారు.

భారత ప్రభుత్వ ప్రతినిధి సుధీర్‌ఘోషు అతిథులకు అభివందనాలర్పిస్తూ సామ్రాజ్యం ఒడ్డునిలిచి మద్యేటప్పుడు యూనియన్ కదిలిపోవడం తప్పదని నెహ్రూ అన్నారు. అదే నేడు భారతదేశంలో తగాదాలుగా కనబడుతున్నది అన్నాడు.

సోవియట్ వ్యతిరేకత రాక్షసస్వరూపం

బెర్లిన్‌లో రెడార్మీ అధికారులపై బ్రిటిష్ మిలిటరీ దౌర్జన్యం

బెర్లిన్, ఏప్రిల్ 23

బ్రిటన్ అమెరికా ప్రభుత్వవర్గాల సోవియటు వ్యతిరేకత విపరీత పరిణామాలు పొందుతూంది బెర్లిన్‌లో బ్రిటిష్ అమెరికన్ ఆక్రమణ ప్రదేశంలో జరిగిన ఒక ఘటన ఇందుకు నిదర్శనం.

వోరోనోవ్, కుగాల్‌జకో అనే ఇద్దరు రెడార్మీ సార్జంటులు తమ పని ముగించుకుని క్యాంపుకు తిరిగి వస్తున్నారు. దారిలో, ఆంగ్లో-అమెరికన్ ఆక్రమిత ప్రాంతమైన స్పాండౌ ప్రదేశంలో పెట్రోలు అయిపోవడంవల్ల వారికారు ఆగిపోయింది. పెట్రోలు కొనుక్కొని తిరిగి బయలుదేరుతున్న సమయంలో, రెండుకార్లలో బ్రిటిష్ మిలిటరీ పోలీసులువచ్చి వారికారును చుట్టుముట్టారు. వారు నిరాయుధులైతే అన్నా, ఆయుధాలు క్రింద పెట్టమని అడిగారు. ఆయుధాలు లేవని తెలుసుకున్నతరువాత, ఏలాంటి కారణమైనా చెప్పకుండా ఇద్దరినీ బయటికిలాగి క్రూరంగా కొట్టారు. కిందపడవేసి, బూటుకాళ్ళతో ఇద్దరి తలలపైనా గంతులువేశారు! వోరోనోవ్‌కి ఒకకన్ను చితికిపోయింది. ప్రక్కఎముకలు విరిగిపోయాయి. ఆ కిరాతకులు అతనిని కొనప్రాణంతో విడిచి పెట్టారు.

బెర్లిన్ మిత్రరాజ్య మిలిటరీ అధికారుల సమావేశం గతరాత్రి జరిగింది. పైఘటనను వివరించి సోవియటు మిలిటరీ అధికారి మేజర్ జనరల్ కోటికోవ్ విచారణజరిపి నేరస్థులను కోర్టులో శిక్షించాలని కోరాడు.

తమదేమీ తప్పులేదని బ్రిటిష్‌అధికారి ప్రకటన

బ్రిటిష్ మిలిటరీ అధికారి, తప్పంతా రెడార్మీ సార్జంటులపైనే రుద్దుతూ ఒక ప్రకటన చేశాడు. అనిష్టరాత్రి ఇద్దరు జర్మన్ స్త్రీలను అల్లరిచేయబోయారనీ, దానినివారించడానికి బ్రిటిష్‌పోలీసులు వెళ్ళగా ఘర్షణజరిగిందనీ నేరారోపణలు చేశాడు. ఒకరికి కన్నుపోవడమూ, ఇద్దరికి తీవ్రమైన దెబ్బలు తగలడమూ ఒప్పుకున్నాడు. ఆగ్రహించిన వారిని వారించడానికి జరిగిన పెనుగులాటే అయితే, అంతఘోరంగా దెబ్బలు తగలడం ఎలా సంభవించిందో చెప్పలేకపోయాడు.

అభివృద్ధికాముకుడైన మేయరును తొలగించడానికి కుట్ర

జర్మన్ సోషల్ డెమాక్రటిక్‌పార్టీ ప్రముఖుడయిన డాక్టరు ఒటో ఆస్ట్రోవ్‌స్కీ, లోగడ బెర్లిన్ మేయరుగా ఎన్నుకోబడ్డారు. సోవియట్ ఆధీన జర్మన్‌ప్రాంతంలో సోషల్ డెమాక్రటిక్, కమ్యూనిస్టుపార్టీలు కలిసి ఏర్పడిన సోషలిస్టుయూనిటీపార్టీ కొనసాగిస్తున్న ప్రజాతంత్ర పునర్నిర్మాణాన్ని ఆయన గుర్తించాడు. (బ్రిటన్, అమెరికా అధీనప్రాంతాల్లో ఈపార్టీ ఏర్పడడానికి అనుమతి నిరాకరించారు) బెర్లిన్‌లో సోషల్ డెమాక్రటిక్ పార్టీ, ఈసోషలిస్టు యూనిటీపార్టీతో కలిసి పనిచేయాలని ఆయన కృషిచేస్తున్నాడు. ఇది బ్రిటిష్, అమెరికన్ అధికారులకూ, వారి తొత్తులైన సోషల్ డెమాక్రటిక్‌పార్టీ నాయకులకూ కంటకమయింది. బెర్లిన్ మునిసిపాలిటీలో తమ సంఖ్యాబలాన్ని ఉపయోగించుకొని అతనిపై విశ్వాసరాహిత్య తీర్మానం ప్యాసుచేయించారు. అతను రాజీనామా ఇవ్వవలసిందని ఈవిధంగా ఒత్తిడి తెస్తున్నారని సోవియటు అధికారులు బట్టబయలు చేశారు.

పారిస్‌లో వాలెస్ ప్రసంగం

పారిస్, ఏప్రియల్ 23

ప్రస్తుత అమెరికాప్రభుత్వపుదురాక్రమణ విధానాన్ని బట్టబయలు చేస్తున్న హెన్రీ వాలెస్ నిన్న పారిస్ చేరుకున్నారు. గతరాత్రి ఆయన ఒక రేడియో ఉపన్యాసం చేశారు. రాజకీయ దురుద్దేశాలేమీ లేకుండా అమెరికా, మిత్రరాజ్యసమితిద్వారా సోవియటుకు అప్పు ఇచ్చి, సోవియటు పునర్నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. ఈ విధమైన స్నేహపూర్వకచర్యలు సుస్థిర శాంతి స్థాపనకు తోడ్పడగలవన్నారు.

"రష్యా తన నష్టాన్ని కొంతవరకు పూడ్చుకోడానికే జర్మనీ ప్రస్తుత ఉత్పత్తి నుండి కోరుతూంద"న్నారు. ఈ ఉత్పత్తి నుండి నష్టపరిహారం తీసుకుంటే, చివరకు జర్మనీలో దుస్థితి ఏర్పడుతుంది. అది యూరప్‌కంతకి భయంకరం కాగలదని వాలెస్ అన్నట్లు రాయిటరు విలేఖరి తెలుపుతున్నాడు. ఈ ప్రమాదం తప్పించాలంటే అమెరికా స్నేహభావంతో సోవియటుకు అప్పు ఇవ్వాలన్నాడు.

సామ్రాజ్యవాద వార్తాసంస్థ రాయిటర్, వాలెస్ ఉపన్యాస పూర్తిపాఠాన్ని ఇవ్వలేదు. ఇష్టంవచ్చిన భాగాలను పంపింది.

ఇండోచైనాలో

విద్రోహుల సన్నాహాలు

సైగాన్, ఏప్రియల్ 22

ఫ్రెంచి సామ్రాజ్యవాదుల ప్రోత్సాహంతో, ఇండోచైనాలో కొంతమంది దేశద్రోహులు, ప్రజావ్యతిరేక సంఘటన అయిన వియట్-మిన్‌కి పోటీసంస్థను పెట్టడానికి పూనుకుంటున్నారు. ఇండోచైనాలో వియట్-నామ్ ప్రజాప్రభుత్వాన్ని స్థాపించి, ప్రస్తుత స్వాతంత్ర్య పోరాటాన్ని సాగిస్తున్నది వియట్-మిన్ సంస్థే.

కమ్యూనిస్టు వ్యతిరేకతనే ముఖ్య ప్రాతిపదికగా తీసికొని, వివిధ వర్గాలను కూడదీసి ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించడం తమ ఉద్దేశమని కొచ్చిన్ చైనాలోని సోషలిస్టు డెమాక్రటిక్‌పార్టీ ప్రముఖుడు ప్రకటించాడు. అంతర్జాతీయంగాకూడా కమ్యూనిస్టు వ్యతిరేక శక్తులతోనే సంబంధం పెట్టుకొంటారట.

డాక్టరు హో-చి-మిన్ ప్రభుత్వంలో కమ్యూనిస్టు వ్యతిరేకులకొద్దీ దేశానికి ద్రోహం తలపెట్టగలవారున్నారనీ, వారు తమతో చేరుతారనీ, అంతటితో హో-చి-మిన్ ప్రభుత్వ పలుకుబడి పోతుందనీ వీరు కలలు కంటున్నారు. వీరికి, ఫ్రెంచి మిలిటరీ అధికారులకూ సంబంధం ఏర్పడినట్లు తెలుస్తుంది.

గుత్తవ్యాపార పద్ధతిని రద్దు చేయడానికి

ఇండొనీషియాలో సన్నాహాలు

బటేవియా, ఏప్రిల్ 22

ఇండొనీషియా ప్రజాప్రభుత్వం దేశంలో ఆర్థిక పునర్నిర్మాణానికి ఉపక్రమిస్తూంది. దక్షిణ సుమత్రాలో పరిశ్రమదారులతో ప్రభుత్వం సాగించిన సంప్రతింపులు సంతృప్తికరంగా వున్నాయని ఆర్థికశాఖ మంత్రి డాక్టర్ గనీ ఒక రిపబ్లిక్ పార్టీ సమావేశంలో ప్రకటించాడు.

వెనుకబడిపోయిన, జర్మనీ, ఇటలీలకు చెందిన పరిశ్రమలు మొదలైనవాటిని ప్రభుత్వంస్వాధీనము చేసుకుంటుంది. విదేశీ-సంస్థలకు గుత్త వ్యాపారహక్కు లేకుండా చేయ నిశ్చయించుకున్నామని గనీ తెలిపారు. దీనివల్ల తైనా, రబ్బరు పరిశ్రమలను సాగించడానికి ఇండొనీషియా దేశీయులకు, మునుపెన్నడూ లేని అవకాశాలు కలుగుతాయన్నాడు.

ఏ యే పరిశ్రమలను ప్రభుత్వపరం చేయాలో నిర్ణయించడానికి, రిపబ్లిక్కు ఉపాధ్యక్షుడైన హట్టా నాయకత్వాన ఒక కమిషన్ నియమించబడింది.

Edited, Printed & Published by Katragadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada.

END OF ISSUE